క్లుప్తంగా...

ఉత్సాహంగా 'మెట్ గళా'



గోల్కొండ: మెహిదీపట్నం సంతోష్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల ఫ్రెషర్స్ డే 'మెట్ గళా'వేడుకలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయరాణి మాట్లాడుతూ..భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మా కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల డ్రెస్సుల్లో విద్యార్థినులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మిస్ ఫ్రెషర్‌గా నబిలా, ఫస్ట్ రన్నరప్‌గా అఫ్రా, సెకండ్ రన్నరప్‌గా హానియా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ హయాంలో బీసీలకు అన్యాయం



బీసీ ధర్నాలో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ప్రభుపూజారి

గోల్కొండ: బీసీలపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అనుచిత వైఖరి అనుసరిస్తుందని బీజేపీ నాయకుడు ప్రభుపూజారి అన్నారు. శనివారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన బీసీ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పార్టీ పదవుల్లో, మంత్రి పదవుల్లో బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వబడిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తుందన్నారు.

ధర్నాకు తరలిన బీజేపీ నేతలు



గౌలిపురా: బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ నిర్వహించిన ధర్నాకు గౌలిపురా చెందిన బీజేపీ నాయకులు తరలివెళ్లారు. తరలి వెళ్లిన వారిలో మాజీ కార్పొరేటర్ ఆలే జితేంద్ర, సీహెచ్.రూప్‌రాజ్, బీజేపీ గౌలిపురా డివిజన్ అధ్యక్షులు ఇ.సుమన్ కుమార్ ముదిరాజ్, ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకాళ్ల వెంకటేశ్, జమాల్‌పూర్ చంద్రశేఖర్, కె.రాజ్ కుమార్, జమాల్‌పూర్ అశోక్, డి.ప్రవీణ్, ఎస్.రవి, రాజు ఉన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం



ఎల్‌ఓసీని అందజేస్తున్న బోయ నగేష్

చాంద్రాయణగుట్ట: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఇన్‌చార్జి బోయ నగేష్ అన్నారు. నియోజకవర్గానికి చెందిన నిరుపేద కుటుంబంలోని కళమ్మ అనే మహిళ చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోగా సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును నగేష్ లబ్ధిదారురాలికి అందజేశారు. బోయ నగేష్‌తో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

దోమల నివారణకు చర్యలు



గాంధీనగర్‌లో ఫాగింగ్ చేస్తున్న ఎంటమాలజీ సిబ్బంది

చార్మినార్: పాతబస్తీలో దోమల నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ నామాల శ్రీనివాస్ తెలిపారు. చార్మినార్ లోన్ పరిధిలోని అన్ని గిఫ్ట్ కమిషనర్ ఫర్ జిల్లా పరిధిలోని ప్రాంతాల్లో దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహిస్తున్నామన్నారు. తమ సిబ్బంది శనివారం రాత్రి డబీర్‌పురా, గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో ఫాగింగ్ నిర్వహించారన్నారు. ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు. సిబ్బంది కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రసూతి ఆసుపత్రి.. సమస్యలతో కుస్తీ

అధ్వానంగా సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి

- ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం
- కరెంటు పోతే అంధకారంలోనే..
- తగ్గిన ఓపీ రోగులు



సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో చిరిగిపోయిన బెడ్‌లు

సుల్తాన్‌బజార్: రాష్ట్రంలోనే పేరొందిన సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యంతో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఆసుపత్రిలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంటుంటుంది. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిరోజూ ఈ ఆసుపత్రిలో దాదాపు 1000 మంది అవుట్ పేషంట్‌లు వస్తుండేవారు. ఈ ఆసుపత్రిలో రోగులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తుడడంతో ఇక్కడ కొంత మేరకు ఓపీ వైద్య సేవలు తగ్గాయి. ఇటీవల ఓ పీజీ వైద్యురాలు ఓ రోగితో దురుసుగా ప్రవర్తించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వీరి ప్రవర్తనకు నిదర్శనంగా నిలిచింది. ఆసుపత్రిలో ఒకప్పుడు రోగులతో కిటకిటలాడేది. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో పడకలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అవి కూడా చిరిగిపోయిన పడకలు ఉండడంతో అప్పుడే పుట్టిన నవజాత శిశువులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నా..

సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి ప్రధాన గేటు నుంచి ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ తిని పడవేసిన విస్తరాకులు, మట్టికుప్పలు, గుంతల్లో వర్షపు, మురుగునీరు, చెత్తా చెదారం దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చెత్త పేరుకుపోతోంది. గతంలో ఈ చెత్తాచెదారం వల్ల వివిధ ఆసుపత్రుల్లో శిశువుల కాళ్లు, చేతులు ఎలుకలు కొరికిన ఘటనలు ఉన్నాయి. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు.

జనరేటర్ ఉన్నా..

ఈ ఆసుపత్రిలో విద్యుత్‌కు అంతరాయం కలిగితే గంటల తరబడి అంధకారం నెలకొంటుంది. ఈ ఆసుపత్రిలో జనరేటర్ ఉన్నా దానికి తగిన ఇంధనం లేకపోవడంతో అది తరచూ మొరాయిస్తుంది. నామమాత్రంగా ఈ జనరేట్‌లో దానికి కావాల్సినంత ఇంధనం నింపకపోవడంతో అది కొద్ది నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. దీంతో ఆసుపత్రిలో చిమ్మచీకట్లు కమ్ముకుని రోగులు, వారి బంధువులు అంధకారంలో ఇబ్బందులు పడుతున్నారు.

సిబ్బంది ప్రవర్తన వల్లే..

సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 1000కి పైగా ఓపీ రోగులు ఇక్కడ చికిత్సల కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వస్తుండేవారు. అయితే అకస్మాత్తుగా ఇక్కడ ఓపీ రోగులు తగ్గిపోతున్నారు. సిబ్బంది ప్రవర్తన వల్లే ఇక్కడ ఓపీ రోగులు తగ్గుతున్నాయనే విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. అంతేకాకుండా సిబ్బందిని సరైన వైద్యం కోసం ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలు సైతం ఇక్కడి సిబ్బంది చేస్తుండడంతో రోగులు చెప్పాచేయకా ఇతర ఆసుపత్రుల వైపు వెళ్లి పోతుండడం గమనార్హం.



ఆసుపత్రిలో ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం



ఆసుపత్రిలో విరిగిపోయిన కుర్చీలు

శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం..

ఇటీవల జరిగిన బదిలీల్లో నిష్ణాతులైన వైద్యులు జిల్లాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. అందుకే ఈ రోగులు అక్కడే మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ ఓపీ సంఖ్య కొంత మేరకు తగ్గింది. కేవలం క్రిటికల్ కేసులు ఇక్కడకు వస్తున్నాయి. ఆసుపత్రిలో రోగులతో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్ అనురాధ, ఆసుపత్రి సూపరింటెండెంట్

పేద విద్యార్థులను ఆదుకోవాలి



విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేస్తున్న ఇన్‌స్పెక్టర్ రమేష్‌నాయక్

గోల్కొండ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులను వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల వారు ఆదుకోవాలని టోలిచౌకీ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రమేష్‌నాయక్ అన్నారు. సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ వారి సౌజన్యంతో శనివారం ఆయన టోలిచౌకీ చౌరస్తా వద్ద గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నోటు పుస్తకాలే కాకుండా ఇతర వస్తువులు కూడా అందించడానికి తమవంతు కృషి చేస్తామన్నారు. టోలిచౌకీ పోలీస్‌స్టేషన్ పరిధిలో త్వరలోనే పీస్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో వ్యాపారులు, ఉద్యోగులు, మహిళలు సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఐ బాల్‌రాజ్, సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు మోజిమ్ అలీఖాన్, షకీల్ అలీఖాన్ తదితరులున్నారు.

విద్యతోనే మహిళలకు ఆర్థిక స్వావలంబన



మాట్లాడుతున్న మధుసూదనాచారి

గన్‌ఫౌండ్రీ: విద్యతోనే మహిళలకు ఆర్థిక స్వావలంబన కలుగుతుందని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. శనివారం రవీంద్రభారతిలో సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల కార్మిక నిర్మూలన అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అంతకు ముందు స్వర్ణయుగంలో స్త్రీ సంరక్షణ అనే అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనం ఆలోచింపచేసింది. అదేవిధంగా దేశభక్తి గీతాలాపన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హన్మంతరావు సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, హైకోర్టు అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు ఎస్.శ్రీనివాస్ యాదవ్, సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ సీఈఓ సి.పరమేశ్వరీ, మీనగ గోపి బోయ పాల్గొన్నారు.

పట్టుదలతో చదువుతూ మెరుగైన ఫలితాలు సాధించాలి



విద్యార్థులతో మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు

యాకుత్‌పురా: ప్రభుత్వం అంధ విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పట్టుదలతో చదువుతూ మెరుగైన ఫలితాలు సాధించాలని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సూచించారు. తెలంగాణ పౌర స్పందన వేదిక సభ్యులతో కలిసి శనివారం ఆయన దారుషిఫాలోని ప్రభుత్వ ప్రత్యేక అంధుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్యా సదుపాయాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు తమ ప్రతిభతో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. పౌర స్పందన వేదిక సభ్యులు రాధేశ్యామ్, ప్రధానోపాధ్యాయుడు మందడి వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు జావేద్ అహ్మద్, రవికాంత్, శాంతమ్మ పాల్గొన్నారు.

బోనాలు రాష్ట్రానికే గర్వకారణం



వెంకటేష్, అరవింద్‌గౌడ్‌ను సన్మానిస్తున్న దృశ్యం

గోల్కొండ: బోనాల వేడుకలు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వెంకటేష్ అన్నారు. బోనాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆయనను పోతులూరి వీరభద్ర విశ్వకర్మ స్వామి సేవా సమితి వారు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు శ్రీకాంత్‌చారి ఆయనతో ఆలయ కమిటీ ప్రతినిధులకు అమ్మవారి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అరవింద్‌గౌడ్, సింహవాహిని మహంకాళి అమ్మవారి వృత్తిపని సంఘం అధ్యక్షుడు మహేష్, బి.సాయిబాబాచారి, గోల్కొండ మహంకాళి ఆలయ పూజారి సురేష్‌చారి, శివచారి తదితరులున్నారు.

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి



సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కౌసర్

గోల్కొండ: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్ అన్నారు. శనివారం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మజ్లిస్ పార్టీ ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఉంటుందన్నారు. ముఖ్యంగా నిరుపేదలు, దళితులు, బీసీల అభ్యున్నతికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. దళిత బంధు పథకం ద్వారా ఎందరో దళిత యువకులు లబ్ధిపొందారని ఆయన అన్నారు. ఆయన వెంట కార్పొరేటర్ నసీరుద్దీన్, నాయకుడు సయ్యద్ రఫత్ హుస్సేన్ తదితరులున్నారు.

ఆర్టీసీ బస్సులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి



పులిపాటి రాజేష్ కుమార్

చార్మినార్: దూద్‌బౌలి నుంచి సికింద్రాబాద్ వరకు ఆర్టీసీ బస్సు నడపడానికి ఫలక్‌నుమా డిపో అధికారులు ముందుకు రావడం..అంతే కాకుండా స్వయంగా ట్రైల్ నిర్వహించడం సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ బహదూర్‌పురా నియోజకవర్గం ఇన్‌చార్జి పులిపాటి రాజేష్ కుమార్ తెలిపారు. కరోనా కన్నా ముందు దూద్‌బౌలి నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు పలు ఆర్టీసీ బస్సులు పలు రూట్లో తిరిగేవన్నారు. కరోనా అనంతరం తిరిగి ప్రారంభించడంలో సంబంధించిన అధికారులు ముందుకు రాలేదన్నారు. దీంతో స్థానిక ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు రవాణా సౌకర్యం లేక పలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయినందున..ఆర్టీసీ బస్సులను వెంటనే అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు.

శ్రమదానం



లంగర్‌హౌస్: ప్రకృతి పరిరక్షణలో యువత బాధ్యతాయుతంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని కార్వాన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సంతోష్ గౌడ్ అన్నారు. జోగిపేట్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జరిగిన జనహిత పాదయాత్రలో ఆమెకు సంఘీభావం తెలుపుతూ సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. అక్కడ పాదయాత్ర చేస్తూ మొక్కలు నాటి శ్రమదానంలో పాల్గొన్నారు.

ముత్యాలమ్మకు వెండి కిరీటం విరాళం



అమ్మవారికి వెండి కిరీటం తీసుకొస్తున్న పల్సం కుటుంబ సభ్యులు

చాంద్రాయణగుట్ట: కుమ్మరివాడిలోని ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా స్థానిక భక్తులైన పల్సం రవీందర్ గౌడ్, పల్సం శైలేందర్ గౌడ్ కుటుంబసభ్యులు అమ్మవారికి 70 తులాల వెండి కిరీటం సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి మొక్కును చెల్లించుకున్నారు.

'ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ను మంత్రి బెదిరించడం సమంజసం కాదు'



ఆనంద్‌కుమార్ గౌడ్

అబిడ్స్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా పాలన కొనసాగుతుందా..? లేదా గుండా రాజ్యం కొనసాగుతుందా.. అని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల ముందే ఒక ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ను ఇష్టం వచ్చినట్లు బెదిరించడం ఎంతవరకు సమంజసమన్నారు. బంజార భవన్ వద్ద రేషన్ కార్డుల జారీకి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ వాహనాన్ని సక్రమంగా పార్క్ చేయాలని అక్కడ ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంటనే డ్రైవర్‌కు సూచించారన్నారు. సమాచారం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తన కారునే రోడ్డుపై పెట్టవద్దంటావా అని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై ఓ గుండాలాగ హెచ్చరికలు చేయడం ఇదేమి ప్రజాస్వామ్యమని ఆనంద్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అదేవిధంగా ప్రజలపై, అధికారులపై దౌర్జన్యంగా ప్రవర్తిస్తే ప్రజలువ్వరు సహించరని ఆయన పేర్కొన్నారు.

6న విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవం

డబీర్‌పురా: డబీర్‌పురా బోధేఅలీషా కిడికి ప్రాంతంలోని కిడికి మైసమ్మ ఆలయంలో ఈ నెల 6న మధ్యాహ్నం 12.16 గంటలకు విగ్రహ పునఃప్రతిష్ఠాపత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఈ నెల 7న మధ్యాహ్నం 2.30 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.

ఆకట్టుకుంటున్న చిత్ర కళా ప్రదర్శన



గురువులను సిరి పెయింటింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు సన్మానిస్తున్న దృశ్యం

విజయనగర్‌కాలనీ: దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను తగ్గించి మానసిక ఆహ్లాదాన్ని కలిగించే శక్తి కళలకు ఉందని మాసబ్‌ట్యాంక్ ఫైనార్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎంఎల్ ఆనంద్‌రావు అన్నారు. సిరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ కళాశాల ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్ జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ ప్రాంగణంలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరిలో ఏర్పాటు చేసిన చిత్రకళ ప్రదర్శనను శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సెలయేళ్లు, గ్రామీణ వాతావరణం, పచ్చిక బయళ్లు, చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన ఆలయాల ప్రదేశాలను చిత్రకళాకారుల కుంచెల నుంచి రూపుదిద్దుకున్న కళాఖండాలు ఆకట్టుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫైనార్ట్స్ కళాశాల పెయింటింగ్ విభాగాధిపతి డాక్టర్ ప్రీతిసంయుక్త, సిరి పెయింటింగ్ ఇన్‌స్టిట్యూట్ కళాశాల నిర్వాహకులు స్వామి ఉద్దండం, శివకుమారి, భువేందర్, శ్రీరామారావు తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నాంపల్లి: మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాల కోసం బీఈ, బీటెక్‌లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని కోరారు. ఎం.టెక్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. సైన్స్ అండ్ హ్యూమనిటీస్ విభాగంలో ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 5వ తేదీలోగా మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

గంజాయి పట్టివేత

అబిడ్స్: మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి డాన్‌గా పేరుగాంచిన లకన్ సింగ్ కారులో గంజాయి సరఫరా చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కాడు. ధూల్‌పేట్ నుంచి జియాగూడకు కారులో వెళ్తుండగా స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు ఆ కారును తనిఖీ చేశారు. అందులో ఉన్న 21.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారు ముందు బైక్‌పై పైలెట్‌గా వెళ్తున్న మరో వ్యక్తిని అరెస్టు చేశారు. కారును, బైక్‌ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. లకన్ సింగ్‌తో పాటు మరో తొమ్మిది మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

02ఎబిడి 1) గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు

బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

- నేటి నుంచి లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు
- ముస్తాబైన ఆలయం
- అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు



లక్ష్మీ వేంకటేశ్వర స్వామి



బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఆలయం

విజయనగర్‌కాలనీ: ఆసిఫ్‌నగర్ దాయిబాగ్‌లోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే 17వ వార్షిక వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు హనుమాన్ బాలాజీ మందిరం ట్రస్ట్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు నగరం నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.

పూజా కార్యక్రమాలు..

ఆదివారం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ఠ, వైనతేయ ఆదివాసము. ద్విప్రబంధ సేవా కాలంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సోమవారం విష్ణు సహస్రనామ పారాయణం, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ఠ తదితర పూజలు నిర్వహిస్తారు. లంగర్‌హౌస్ సంగం తీరంలోని శ్రీరామచంద్ర మఠం పీఠాధిపతి రాహుల్‌దాస్ బాబ చేతుల మీదుగా దేవతలను ఆహ్వానిస్తూ గరుడ పతాకావిష్కరణ జరుగుతుంది. బుధవారం ఉదయం 11 గంటలకు లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం దాయిబాగ్, శంకర్‌నగర్ పురవీధుల్లో స్వామివారి పల్లకీసేవా ఊరేగింపు ఉంటుంది. ఈ నెల 7న చక్ర స్నానం, సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, విష్ణుసహస్రనామార్చన, పుష్పయాగం, సప్తవర్ణాలు, రాత్రి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

రెండు దశాబ్దాల క్రితం పునర్‌నిర్మాణం..

హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన 3వ నిజాం మీర్ అక్బర్ అలీఖాన్ సికిందర్‌జా ఆస్థానంలో చందులాల్, ముఖ్యమైన పదవిలో కొనసాగేవారు. గోల్కొండ నుంచి వస్తుండగా ఆసిఫ్‌నగర్ దాయిబాగ్‌లో దట్టమైన పొదల మధ్య ఆయనకు శ్రీవారు దర్శనమిచ్చారు. అనంతరం సికందర్‌జా సంస్థానంలో యేష్కార్‌గా ఉన్న చందులాల్ దివాన్‌గా పదోన్నతి పొందారు. ఇది అంతా శ్రీవారి మహాత్మ్యమే అని నమ్మిన ఆయన 1810లో హనుమాన్ బాలాజీ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ కైయింకర్యాల నిమిత్తం 13.5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీంతో ఈ ప్రాంతానికి దాయిబాగ్ అనే పేరు ప్రసిద్ధిగాంచింది. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని ఆలయ కమిటీ రెండు దశాబ్దాల క్రితం ఆలయాన్ని పునర్‌నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో గోశాల, శివయ్య, హనుమాన్, నవగ్రహ, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. వైభవంగా నిర్వహించే పూజల్లో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ కోరింది.